క్లుప్తంగా

మెడికల్ విద్యార్థికి ఆర్థిక సాయం



ఏటూరునాగారం: మెడికల్ సీటు సాధించిన మంగపేట మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన కావిరి వరప్రసాద్‌కు సేవ్ దా లైఫ్ ఆర్గనైజేషన్ సభ్యులు చేయూతనిచ్చారు. ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సేకరించిన రూ.10 వేల నగదును మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ చేతుల మీదుగా సోమవారం అందించారు. ఈ కార్యక్రమంలో చైతన్య యువజన సంఘం అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, కత్తెర శ్రీనివాస్, పెండ్యాల ప్రభాకర్, సేవ్ దా ఆర్గనైజేషన్ సభ్యులు సారంగపాణి, రవీందర్ పాల్గొన్నారు.

సమన్వయంతో ముందుకెళ్తా..



వాజేడు: ప్రతీ కార్యకర్త, నాయకుడిని సమన్వయపరుస్తూ ముందుకెళ్లి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తరువాత తొలిసారిగా సోమవారం ఆయన మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భద్రాచలం ఎమ్మెల్యే సీటు కేటాయించారని, బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుపుకుని ముందుకెళ్తానని అన్నారు. ముఖ్య మంత్రి చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతీ గడపకు ఏదో ఒక ప్రభుత్వ పథకం ఖచ్చితంగా అందిందన్నారు. ఆయన వెంట ఎంపీపీ శారద, జెడ్పీటీసీ పుష్పలత ఉన్నారు.

ముదిరాజ్‌లకు అన్యాయం

ములుగు: అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ ముదిరాజ్‌లకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం బాధకరమని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాదు రఘు సోమవారం ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా దామాషా ప్రకారం ముదిరాజ్‌లకు 20 సీట్లు కేటాయించాలని, 5 శాతం ఉన్న రెడ్లకు 40 సీట్లు, వెలమలకు 11 సీట్లు, కమ్మ కులానికి 5 సీట్లు కేటాయించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. సామాజిక న్యాయాన్ని అన్ని పార్టీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీలకు వ్యతిరేఖంగా నడుచుకుంటామని ఆయన వెల్లడించారు.

పరామర్శ



భూపాలపల్లి రూరల్: ములుగు జిల్లా భూపాలపల్లి నియోజవర్గంలోని పెద్దాపూర్, గుర్రంపేట, సుబ్బక్కపల్లి, రాంనాయక్‌తండా, బావుసింగ్‌పల్లి గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క సోమవారం పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. సీతక్క వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు వంగరవి యాదవ్, భగవాన్‌రెడ్డి, బండి శ్రీనివాస్, మామిడి శెట్టి కోటి, ఎండీ సుక్రు, కోడూరి రవి, ఎండీ అహ్మద్ పాషా, కట్టికోల వెంకటేష్, ఓం ప్రకాశ్, చింత నిప్పుల భిక్షపతి, రాంచందర్, రత్నం రవి తదితరులు ఉన్నారు.

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

చిట్యాల: గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బావుసింగ్‌పల్లి, జడలపేట శివారు గాంధీనగర్ గ్రామాలను మన ఊరు మన రమణన్న కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. బావుసింగ్‌పల్లిలోని చెంచులకు ఇళ్లు సక్రమంగా లేకపోవడంతో వారికి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జడల్‌పేట గ్రామ శివారు గాంధీనగర్‌ను సందర్శించి అక్కడి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో అంతర్గత రోడ్డు నిర్మాణానికి తక్షణమే రూ.5లక్షలు మంజూరు చేశారు.

పెండింగ్ పనులు పూర్తి చేయాలి

భూపాలపల్లి రూరల్: గ్రామాల్లో పెండింగ్ పనులుంటే సత్వరమే పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మండల లావణ్య అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పలు అంశాలపై చర్చించారు.

పోరుబాట పట్టిన ఎర్రసైన్యం

- ఏజెన్సీలో నెలకొన్న సమస్యలపై పోరాటం
- ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ వర్తింపజేయాలని డిమాండ్

వాజేడు: ఏజెన్సీ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా శ్రీకారం చుట్టిన పథకాలను అర్హులంద రికీ వర్తింపజేయాలని ఎర్రసైన్యం పోరుబాటు పట్టింది. జిల్లా కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట సీపీఎం నాయకులు ధర్నా కార్యక్రమాలు చేపట్టి వినతిపత్రాలు అందించారు. అర్హులకు అన్యాయం చేస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు.

గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలని..

అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డిడిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని సంతబజార్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో ఒకే ఇంట్లో రెండు లేదా మూడు నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలతో కాలం వెళ్లదీస్తూ ఆచరణలో విఫలమైందన్నారు. నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది సంవత్సరాల నుంచి కాలయాపన చేసి ఎన్నికల సమీపిస్తున్న తరుణంగా మళ్లీ మోసపూరిత వాగ్దానాలు చేస్తుందని విమర్శించారు. పోలవరం బ్యాక్ వాటర్ వలన గోదావరి పరివాహక ప్రాంతం ముంపునకు గురై వరదలతో అతలాకుతలం అవుతుంటే సీఎం కేసీఆర్ స్పందించడం లేదని ఆరోపించారు. వరదలు వచ్చినప్పుడు మాత్రమే హడావుడి చేస్తున్నారని, ముందస్తు ప్రణాళికలు చేపట్టడం లేదని అన్నారు.



వాజేడు : గృహలక్ష్మి పథకం అందరికీ వర్తింపజేయాలని తహసీల్దార్‌కు వినతి పత్రం ఇస్తున్న నాయకులు

వారం రోజుల్లో ఇంటి స్థలాలను కేటాయించని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని జిల్లా కార్యదర్శి, కార్యవర్గ సభ్యుడు బీరెడ్డి సాంబశివ హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. మండల కార్యదర్శి రఘుపతి, చిట్టిబాబు, దావూద్, దేవయ్య, రాజేష్, కృష్ణబాబు, దామోదర్, సౌమ్య, రమాదేవి, కుమారి, లలిత, సీత, సంతోష్, ముత్తయ్య ఉన్నారు.

ఇసుక రీచ్ అక్రమాలపై విచారణ జరిపించాలని..

వెంకటాపురం(కె): మండలంలోని మరికాల గిరిజన ఇసుకరీచ్ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఎం ఆధ్వర్యంలో లక్ష్మీనగరం, సుడిబాక, తోగుబోరు గ్రామాలకు చెందిన గిరిజనులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరికాల ఇసుకరీచ్‌లో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా రీచ్ నిర్వాహణ జరుగుతుందన్నారు. కో ఆపరేటివ్ సొసైటీ అధికారులు తక్షణమే గ్రామంలో గ్రామసభ నిర్వహించి అర్హులైన ఆదివాసీలను సభ్యులుగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక రీచ్‌పై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వాసు, ముత్తయ్య, శుక్రమ్, రమేష్, మడకం గోపి, బొగ్గుల చిలకమ్మ పాల్గొన్నారు.



వెంకటాపురం(కె) : కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు, గిరిజనులు

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

ములుగు: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ సోమవారం మంగపేట మండల జర్నలిస్టులు ఎమ్మెల్యే ధనసరి సీతక్క ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ 30 ఏళ్లుగా జర్నలిస్టులు ఇంటి స్థలాల ఇవ్వాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఎన్నికల ముందు జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ మాటతప్పడం సరికాదన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా సీతక్క భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వానికి తెలుపలని కోరారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ రవిచందర్, పార్టీ మండల అధ్యక్షుడు చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.



కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే సీతక్క, జర్నలిస్టులు

హామీలు ఇచ్చిన వారికే ఓట్లు వేయాలి

ఏటూరునాగారం: ఆదివాసీ డిక్లరేషన్‌లోని డిమాండ్లను పరిష్కరించేందుకు హామీలు ఇచ్చే ఎస్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే ఓట్లు వేయాలని ఆదివాసీ రాజకీయ పరిశోధకుడు పాయం రాజేందర్ సూచించారు. మండల కేంద్రంలోని గిరిజన భవన్‌లో కన్వీనర్ మైపతి సంతోష్ అధ్యక్షతన జరిగిన డిక్లరేషన్ సభలో ఆయన పాల్గొని డిక్లరేషన్ పత్రాలు విడుదల చేసి మాట్లాడారు. ఎస్టీ స్థానంలో పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థులు రాజ్యాంగ హక్కులు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. 5 షెడ్యూల్డ్ భూ భాగంలో స్వయం పాలనాధికారం అమలు చేయడం లేదన్నారు. ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో ఆదివాసీలకు కావాల్సిన విషయాలను ప్రజాప్రతినిధులు తీర్మానం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏలకు స్వయం ప్రాతిపదిక హోదా ఇవ్వాలి డిమాండ్ చేశారు. మహిళా ప్రజా ప్రతినిధులు మహిళలు అభివృద్ధి కోసం పనిచేయాలని అన్నారు. అనంతరం జిల్లా మహిళ నాయకురాలు కొప్పుల సరిత మాట్లాడారు. 35 సూచనలతో కూడిన ఆదివాసీ డిక్లరేషన్ పత్రం విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులను హామీల విషయం అడగాలని తీర్మానం చేశారు. చాలం వెంకటేష్, ఎట్టి వేణుగోపాల్, ఈసం సందీప్, శ్రీనివాస్, శ్రీధర్, నవీన్, అరుణ్, సుమన్ దొర, గణేష్ పాల్గొన్నారు.



డిక్లరేషన్ తీర్మాన పత్రాలను విడుదల చేస్తున్న నాయకులు

ప్రత్యేక మండలి ఏర్పాటు చేయాలి

వెంకటాపురం(కె): ఏజెన్సీ ప్రాంతాల్లోని దళితుల అభివృద్ధికి ప్రత్యేక మండలి ఏర్పాటు చేయాలని మాదిగ జేఏసీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ యాసం రమేష్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం ఆవరణంలో సోమవారం మాదిగ జేఏసీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ రిజర్వేషన్ 18 శాతం పెంచుతామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పిడమర్తి రవి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోకల అంజి, శివ తదితరులు పాల్గొన్నారు.



పాలాభిషేకం చేస్తున్న మాదిగ జేఏసీ నాయకులు

రెండో ఏఎన్ఎంలను పర్మనెంట్ చేయాలి



రాస్తారోకో నిర్వహిస్తున్న రెండో ఏఎన్ఎంలు

ములుగు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న రెండో ఏఎన్ఎంలను ప్రభుత్వం వెంటనే పర్మనెంట్ చేయాలని ఏఐటీయూసీ నాయకుడు ముత్యాల రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని జాతీయ రహదారిపై రెండో ఏఎన్ఎంలు చేపట్టిన రాస్తారోకోలో ఆయన పాల్గొని మాట్లాడారు. 13 రోజులుగా రెండో ఏఎన్ఎంలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని విమర్శించారు. కరోనా సమయంలో ప్రాణాలకు లెక్కచేయకుండా ప్రజలకు సేవలందిచిన ఏఎన్ఎంల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరింస్తుందని ఆరోపించారు. వెంటనే స్పందించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూనియన్ నాయకులు సరోజన, ధనలక్ష్మీ, సంపూర్ణ, వెంకటమ్మ, మమత, గంగ, పావని, సునీత, సుగుణ పాల్గొన్నారు.

నేతకాని కులస్తుల సమస్యలు పరిష్కరించాలి



వెంకటాపురం (కె) : వినతిపత్రం అందజేస్తున్న నేతకాని సంఘం నాయకులు

వెంకటాపురం(కె): ఏజెన్సీ ప్రాంతంలోని నేతకాని కులస్తుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాడి ఈశ్వర్ కోరారు. ఈ మేరకు సోమవారం ములుగు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వినతి పత్రం అందించారు. ఏజెన్సీలో నేతకాని కులస్తులకు గిరిజనులతో సమాన హక్కులు కల్పించాలని కోరారు. నేతకానిలు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని అన్నారు. నాయకులు దుర్గం సమ్మయ్య, కావిరి చిన్నకృష్ణ, రమణయ్య, నర్సయ్య, సారయ్య, రామకృష్ణ ఉన్నారు.



కండువా కప్పి ఆహ్వానిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

బీఆర్ఎస్‌లో చేరిన మాజీ ఎంపీపీ

ఏటూరునాగారం: మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ కోనేరు నగేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జిల్లా కేంద్రంలో సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా మంత్రి కండువా కప్పి ఆహ్వానించారు. 2006 సంవత్సరంలో టీడీపీ నుంచి ఎంపీటీసీ పోటీ చేసి గెలుపొంది ఎంపీపీగా సేవలందించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలువురు నాయకులు బీఆర్ఎస్ చేరినట్లు ఆయన తెలిపారు.

పోరాటాలతోనే సమస్యల పరిష్కారం



మాట్లాడుతున్న చింతూరి వెంకటరావు

వెంకటాపురం(కె) : పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని వాడబలిజ సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతూరి వెంకటరావు అన్నారు. మండలంలోని ఆలుబాకలో సోమవారం ఆ సేవాసంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. వాడ బలిజ కులస్తులందరూ ఐకమత్యంగా ఉండి సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన బీసీ కుల వృతిదారులకు లక్ష రూపాయల పథకం, గృహలక్ష్మి పథకం వాడబలిజలకు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోట మల్లికార్జున్‌రావు, గగ్గూరి రమణయ్య, ఆనంద్, దామోదర్, మేకల సాంబశివరావు, ఆ సేవాసంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీలో చేరిన స్వరూప

ములుగు: ఆధ్యా గ్రూప్ ఫౌండేషన్ ఎండీ స్వరూప బీజేపీలోకి చేరారు. ఆ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సమక్షంలో ఆదివారం ఖమ్మంలో జరిగిన బహిరంగ సభ అనంతరం ఆమె పార్టీలో చేరగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కండువా కప్పి ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని అమిత్‌షా భరోసా ఇచ్చినట్లు స్వరూప తెలిపారు.

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం

మొగుళ్లపల్లి: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్‌దే అధికారమని కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ ఇన్‌చార్జ్ గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలంలోని రంగాపురం, పెద్దకోమటిపల్లి, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మంద సాంబయ్య, గడ్డం అశోక్, సప్పిడి సదయ్య, తిరుపతి, రంగాపురం గ్రామానికి చెందిన రమేష్, ఓదెలు, ప్రశాంత్, శ్యామ్, రాజు, గని, రఘు, సాయి, శ్రావణ్, ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓంకార్, సాయిరెడ్డి, రాములు చేరగా సత్యనారాయణరావు కండువా కప్పి ఆహ్వానించారు.

కో–ఆర్డినేటర్‌గా తిరుపతి

చిట్యాల: మండల క్లస్టర్ రైతు సమన్వయ సమితి కో–ఆర్డినేటర్‌గా మండల కేంద్రానికి చెందిన గుర్రపు తిరుపతిని నియమించినట్లు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు హింగే మహేందర్ సోమవారం ప్రకటనలో తెలిపారు.

పౌరులకు ఓటుహక్కు వజ్రాయుధం



అవగాహన కల్పిస్తున్న తహసీల్దార్ రవీందర్

ఎస్ఎస్ తాడ్వాయి : పౌరులకు ఓటుహక్కు వజ్రాయుధమని తహసీల్దార్ కోట రవీందర్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం జరిగిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. మండలంలోని 18 ఏళ్ల నిండిన యువతి, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఆయుధం ఓటుహక్కు అని, అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందుకు కలుగకుండా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఓటరుగా నమోదు ప్రక్రియను చేపడుతున్నట్లు తెలిపారు. నైతికతతో కూడిన ఓటు వేయాలన్నారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఓటరు నమోదు, ఓటు హక్కు ప్రాధాన్యతను గ్రామస్తులకు వివరించారు. రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.

సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఏటూరునాగారం: గిరిజన వసతి గృహాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ కోరారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ ఆవరణలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన వసతి గృహాల్లో పనిచేస్తూ దురదృష్టవశాత్తు మృతిచెందిన కార్మికుల స్థానంలో పనిచేస్తున్న వారికి వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లల్లో 40 సంవత్సరాలుగా పనిచేస్తూ చాలీచాలని వేతనాల తీసుకొని మరణించిన వర్కర్స్ స్థానంలో వారి కుటుంబ సభ్యులు పనిచేస్తున్నారని తెలిపారు. వారికి సంవత్సరం నుంచి వేతనాలు ఇవ్వలేదని, వెంటనే వేతనాలు చెల్లించాలన్నారు. 2018 సంవత్సరంలో కలెక్టర్ గెజిట్ ప్రకారమే ఇప్పటికీ వేతనాలు ఇస్తున్నారని అన్నారు. ప్రస్తుతం కొత్త కలెక్టర్ గెజిట్ ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయడం లేదన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐటీడీఏ పీఓ అంకిత్‌కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జయలక్ష్మి, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, సూర్య తేజ, నాగరాణి, సులోచన, సుమలత, లక్ష్మి, సంతోష్, కార్మికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



పీఓకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి



వాజేడు: రికార్డులు పరిశీలిస్తున్న క్రాంతికుమార్

వాజేడు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏటూరునాగారం డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ క్రాంతికుమార్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ప్రజలు తప్పని సరిగా దోమ తెరలను వాడాలని, వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. ఆయన వెంట డాక్టర్ మహేందర్, ఖలీల్, కోటిరెడ్డి, నర్సింహరావు, రజనీకాంత్ వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

వెంకటాపురం(కె): మండలంలోని ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎదిర వైద్యాధికారి భవ్యశ్రీ అన్నారు. ఈ మేరకు సోమవారం సూరవీడు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించడంతో పాటు రక్త నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అన్నారు. కాల్వలు, డ్రంబుల్లో, టైర్లలో నిల్వ ఉన్న నీటిని పారబోయాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో బ్లీచింగ్ చల్లాలని, చెత్తా, చెదారం లేకుండా చూడాలని సూచించారు. మండల పరిధిలోని ప్రజలు అనారోగ్యం బారిన పడిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.



వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ భవ్యశ్రీ

గుంతలమయంగా రహదారులు

వెంకటాపురం(కె): మండలంలోని ఎదిర గ్రామపంచాయతీ నుంచి వెంకటాపురం వెళ్లే ఆర్అండ్‌బీ రహదారి గుంతల మయంగా మారింది. సుమారు 30 కిలో మీటర్ల వరకు రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరభద్రవరం గ్రామ సమీపంలో ఆర్అండ్‌బీ రహదారిపై గుంతలు ఎక్కువగా ఉండడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లలో ప్రయాణిస్తున్న వారు చుక్కలు చూడాల్సిన పరిస్థితి నెలకొందని ప్రయాణికులు ఆగ్రహిస్తున్నారు.



వీరభద్రవరం రోడ్డుపై ఏర్పడిన గుంతలు